


నేడు కలిదిండిలో జిల్లాస్థాయి స్పందన రద్దు

యధావిధిగా ఏలూరులోనే నిర్వహణ - కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

ప్రజాశక్తి - ఏలూరు/కలిదిండి

ఏలూరు జిల్లాలో మండల కేంద్రమైన కలిదిండిలోని శ్రీ కళ్యాణి ఫంక్షన్ హాలులో ఈ నెల 13వ తేదీ సోమవారం నిర్వహించ తలపెట్టిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల రద్దు చేశామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయి స్పందన కార్యక్రమం యధావిధిగా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధికారులు అంతా ఏలూరులో జరిగే స్పందన కార్యక్రమంలోనే పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని అన్ని డివిజనల్, మండల, మున్సిపల్ కార్యాలయాల్లోను 'స్పందన' కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి యధావిధిగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించి భౌతికదూరం పాటించాలని కోరారు.



'మండలి'లో.. అడుగు పెట్టేదెవరు..!

16న ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

రెండు స్థానిక సంస్థల స్థానాలకు పెద్దసంఖ్యలో ఆశావహులు

పార్టీలో తొలి నాయకులకు గుర్తింపు దక్కేనా

రేసులో కారుమంచి రమేష్, దిరిశాల కృష్ణ శ్రీనివాస్

ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఎంఎల్‌సి ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 16న వెలువడనుండటంతో పదవి కోసం ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థలకు సంబంధించి రెండు ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎంఎల్‌సి పదవి కోసం ఎవరికి వారు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టనష్టాలు భరిస్తూ ముందుకు సాగుతున్న తొలి నాయకులను గుర్తించి పదవులిస్తారా.. లేక రాజకీయ కోణంలో ఆలోచించి పదవులు ఇస్తారా అనే చర్చ సైతం వైసిపిలో నడుస్తోంది. పదవులు ఆశిస్తున్న వారంతా వైసిపిలో కీలక నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, వైవి.సుబ్బారెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రితోపాటు జిల్లాలోని మంత్రులను కలుస్తూ తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 23వ తేదీ కావడంతో మరో వారం రోజుల్లో ఎంఎల్‌సి అభ్యర్థుల ఎంపికపై అధికార పార్టీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని రెండు ఎంఎల్‌సి స్థానాలు అధికార పార్టీకే దక్కనుండటంతో అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు పదవి ఖాయమని చెప్పొచ్చు. దీంతో ఆశావహులంతా ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాను పరిగణనలోకి తీసుకుని ఈ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆశావహులు జాబితాలో భీమవరానికి చెందిన గూడూరి ఉమాబాల, గుబ్బల తమ్మయ్య, మేకా శేషుబాబు, పాతపాటి సర్రాజు, వంకా రవీంద్ర, చీర్ల రాధయ్య, గుణ్ణం నాగబాబు, బండి అబ్బులు, యడ్ల తాతాజీ వంటి అనేక మంది నాయకులు ఉన్నారు. అయితే వీరిలో చాలామంది వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన ఛైర్మన్ పదవుల్లో ఉన్నారు. ఎన్నికలు జరుగుతున్న రెండు ఎంఎల్‌సి పదవులను గతంలో బిసికి ఒకటి, జనరల్‌కు ఒకటి కేటాయించారు. ఈసారీ అదే తరహాలో కేటాయిస్తారా.. లేక మార్పులు చేస్తారా అనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే డెల్టాలో శాసనమండలి ఛైర్మన్‌గా మోషేన్‌రాజు, ప్రభుత్వ విప్‌గా ముదునూరి ప్రసాద్‌రాజు, ఉప ముఖ్యమంత్రిగా కొట్టు సత్యనారాయణ, మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు ఉండగా డిసిఎంఎస్, డిసిసిబి, జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులన్నీ అటువైపు నాయకులనే వరించాయి. ఈసారి ఈ రెండు ఎంఎల్‌సి పదవులు మెట్ట ప్రాంతానికి ఇవ్వాలని ఇక్కడి నాయకులు పట్టుబడుతుండగా, డెల్టాకు ఒకటి, మెట్ట ప్రాంతానికి ఒకటి ఇవ్వాలనే వాదన సైతం నడుస్తోంది. దీంతో అధిష్టానం ఏనిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

'కారుమంచి'ని గుర్తిస్తారా..?



గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లకు చెందిన కారుమంచి రమేష్‌ను ఈసారైనా వైసిపి అధిష్టానం గుర్తించి ఎంఎల్‌సి పదవి కట్టబెడుతుందా అనే చర్చ నడుస్తోంది. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి కారుమంచి రమేష్ కాంగ్రెస్‌ను వీడి వైసిపిని అంటిపెట్టుకునే ఉన్నారు. నల్లజర్ల మండలం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నప్పటికీ రమేష్ మాత్రం వైసిపిని వీడకుండా ఆదినుంచి క్రియాశీలంగా ఉంటూ వచ్చారు. తన సామాజిక తరగతి అంతా టిడిపిలో ఉన్నప్పటికీ రమేష్ మాత్రం వెనక్కు తగ్గలేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో స్థానిక టిడిపి నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురిచేసి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టినా జంకకుండా పంచాయతీ, ఎంపిటిసి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి వైసిపి అభ్యర్థులచే విజయబావుటా ఎగురవేయించారు. అయితే రమేష్‌కు తగిన గుర్తింపు లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. స్థానిక ప్రాధాన్యత ఉన్న పిఎసిఎస్ ఛైర్మన్ పదవి మాత్రమే ఇచ్చారు. జిల్లాలో రెండు ఎంఎల్‌సి స్థానాలకు షెడ్యూల్ విడుదల కావడంతో కారుమంచి రమేష్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆది నుంచి పార్టీ కోసం కష్టపడిన రమేష్‌ను ఇప్పటికైనా గుర్తిస్తారా లేదా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. కమ్మ సామాజిక తరగతికి చెందిన రమేష్‌కు ఈ పదవి ఇస్తే నియోజకవర్గంలో కూడా పార్టీకి మరింత మేలు జరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. రమేష్ సైతం తన ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

రేసులో దిరిశాల కృష్ణ శ్రీనివాస్



తణుకు నియోజకవర్గం అత్తిలికి చెందిన దిరిశాల కృష్ణ శ్రీనివాస్ సైతం ఎంఎల్‌సి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారే. గత ఎన్నికల్లో తణుకు ఎంఎల్ఎ టిక్కెట్ సైతం ఆశించారు. ఉంగుటూరు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకునిగా, ఎన్నికల సమయంలో ఉండి నియోజకవర్గంలోనూ పని చేశారు. వైసిపి ఎన్ఆర్ఐ విభాగంలో కీలకంగా ఉన్నారు. కాపుల కోటాలో శ్రీనివాస్ పదవి ఆశిస్తున్నారు. ఎంఎల్‌సి ఆశావహుల జాబితాలో శ్రీనివాస్ పేరు కూడా ప్రముఖంగా విన్పిస్తోంది.



మాట్లాడుతున్న యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కృషి

ఉపాధ్యాయులకు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపు

ప్రజాశక్తి - ద్వారకాతిరుమల

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యుటిఎఫ్ ఏలూరు జిల్లా ప్రథమ కౌన్సిల్ సమావేశం స్థానికంగా ఆదివారం జరిగింది. సమావేశానికి యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్.రవికుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే పని ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం చేస్తుందని విమర్శించారు. పాఠశాలల సంఖ్యను కుదించడం, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా జిఒ.117ను ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సిందిపోయి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పి పాఠశాలలను విలీనం చేయడాన్ని యుటిఎఫ్ వ్యతిరేకిస్తుందన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని పెంచడం ద్వారా నాణ్యమైన విద్య ఎలా వస్తుందో ప్రభుత్వం చెప్పాలని కోరారు. ఉపాధ్యాయులను తగ్గించడం ద్వారా నాణ్యమైన విద్య రాకపోగా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి, డ్రాపౌట్స్ పెరగడానికి కారణమవుతుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విలీన ప్రక్రియను నిలుపుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విద్యాశాఖాధికారులు పాఠశాలలను సందర్శించడాన్ని సాగతి స్తున్నామని, ఉపాధ్యాయుల నుంచి గమనించిన లోపాలను సరిదిద్దే విధంగా ఆ సందర్శన ఉండాలని కోరారు. ఏదేమైనా ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు తగ్గించి, బోధనకు సమయం కేటాయించేట్లు ప్రభుత్వ చర్యలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్ సాబ్జీ మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు కోరితే ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం ఎలాంటి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో సదస్సులు, సమావేశాలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సిపిఎస్ లేదా జిపిఎస్‌ను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడుతూ 30 రోజులు పని చేయించుకుని ఒకటో తేదీన జీతం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, గడిచిన రెండు సంవత్సరాలుగా ఒకటో తేదీ జీతం చెల్లించడం లేదని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి గాడిలో పడిందని ఒకసారి, ఆర్థిక పరిస్థితి బాగుండలేదని మరోసారి చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయులను మభ్యపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి.నరసింహారావు, గౌరవాధ్యక్షులు ఎంవి.శ్యాంబాబు, అసోసియేట్ అధ్యక్షులు జి.వెంకటేశ్వరరావు, బి.సుభాషిణి, జిల్లా కోశాధికారి షేక్ ముస్తఫాఅలీ, జిల్లా కార్యదర్శులు పివి.సాగర్‌బాబు, పి.వీరకోటి, ఎంవి.అప్పారావు, ఎన్.రాంబాబు, ఎస్.సుధారాణి, జి.రాజేంద్రప్రసాద్, అల్లాడి రాజు, బివి.రవీంద్ర పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఎంఎల్‌సి షేక్ సాబ్జీ ఎగురవేయగా, ఎస్‌టిఎఫ్ఐ పతాకాన్ని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వి.కనకదుర్గ, యుటిఎఫ్ పతాకాన్ని సి హెచ్. జగన్మోహన్ రావు ఆవిష్కరించారు.



ఎంఎల్‌సి షేక్ సాబ్జీ



రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి

యుటిఎఫ్ జిల్లా నూతన కమిటీ ఇదే

యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఆర్.రవికుమార్, పివి.నర్సింహరావు మళ్లీ ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా ఎంవి.శ్యాంబాబు, సహాధ్యక్షురాలిగా బి.సుభాషిణి, సహాధ్యక్షునిగా జి.వెంకటేశ్వరరావు, కోశాధికారిగా ఎస్‌కె.ముస్తఫాఅలీ, కార్యదర్శులుగా ఎ.విక్టర్, పివి.సాగర్‌బాబు, బి.బాలకృష్ణ, పి.వీరకోటి, ఎంవి.అప్పారావు, బి.అనురాధ, ఎన్.రాంబాబు, జి.రాజేంద్రప్రసాద్, ఎస్.సుధారాణి, ఇ.శివశంకరరావు, సిహెచ్.శ్రీధర్, జి.దేవానంద్, కె.కమల్‌కుమార్ ఎన్నికయ్యారు.

సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వ్యర్థం

అక్షరం ఆర్ట్స్ రజతోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత నూతలపాటి సాంబయ్య

ప్రజాశక్తి - ఏలూరు



రత్నరాశులు ఆటవెలదుల ద్విశతి గ్రంథాన్ని ఆవిష్కరించిన ప్రముఖులు

సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం వ్యర్థమని ప్రముఖ రచయిత నూతలపాటి సాంబయ్య అన్నారు. అక్షరం ఆర్ట్స్ రజతోత్సవ వేడుకలు స్థానిక సాహిత్య మండలిలో ఆదివారం ఘనంగా జరిగాయి. దీనికి అధ్యక్షత వహించిన సాంబయ్య మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించేవిధంగా, రూపుమాపేవిధంగా ఉండాలని, ఆ సాహిత్యమే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. సాహితీవల్లరి డి.రాములు రచించిన రత్నరాశులు ఆటవెలదుల ద్విశతి గ్రంథాన్ని ముఖ్యఅతిథి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం, సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగినా పుస్తక పఠనానికి ఆదరణ తగ్గదన్నారు. కవులకు, కళాకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తెలుగు సాహిత్య అకాడమీ ద్వారా సాహిత్య, కళారంగాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అలతి అలతి పదాల్లో విస్తృత అర్థం వచ్చేలా వేమన వేసిన బాటలో డి.రాములు ఆటవెలది ఛందస్సులో పద్యాలు రాస్తూ శతక పద్య రచన వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. కళాదిత్య డి.రాములు మాట్లాడుతూ 25 వసంతాలుగా సాహిత్య, కళా రంగాల్లో అక్షరం ఆర్ట్స్ కృషి చేస్తుందని, చివరి శ్వాస వరకు రచనను కొనసాగిస్తానని, తన రచనలు చదివి ఒక్కరు మారినా తన జీవితం ధన్యమైనట్లేనని అన్నారు. నాట్య గురు మేదరమెట్ల శిరీష మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతోపాటు కళల వైపు ప్రోత్సహించాలని అన్నారు. ఈ సభలో ఆలపాటి నాగేశ్వరావు, పెదపాటి రామకృష్ణ, మోతే శ్రీనివాస నారాయణరావు, విజిఎంఆర్.కృష్ణారావు, మజ్జి కాంతారావు ప్రసంగించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు పి.మంగరాజు ఆలపించిన అభ్యుదయ గీతాలు, శ్రీపాద శ్రీవల్లభ కూచిపూడి నాట్య నిలయం విద్యార్థినుల పుష్ప విలాపం కూచిపూడి నాట్యం అందరి హృదయాలను కదిలించింది. నాట్య గురు మేదరమెట్ల శిరీషకు అక్షరం ఆర్ట్స్ సంస్థ తరుపున నాట్య మయూరి బిరుదును ఇచ్చి సత్కరించారు. నాట్య బాలలు శ్రీ అక్షర, ద్యుతిశ్రీ, చిన్మయి, సుహాని, మానస మాతృమూర్తులకు అక్షరం ఆత్మీయ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగాస్త్ర, పుల్లాభొట్ల పురుషోత్తమరావు, దువ్వి హేమసుందర్, కస్తూరీరావు, బి.రాంబాబు, జ్యోతి, శ్రీదేవి, ఇందిర, లావణ్య పాల్గొన్నారు.

ప్రాజెక్ట్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదు

నాణ్యమైన ఆహారం, వసతులు కల్పించాలి : సిపిఎం

ప్రజాశక్తి - పోలవరం

ప్రాజెక్ట్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదని, తక్షణం వారికి నాణ్యమైన ఆహారం అందించడంతోపాటు కనీస వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భద్రతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మొబిలిటి అడ్వాన్స్ ఇచ్చి కార్మికుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టులో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా దాటవేస్తున్నారని ఆరోపించారు. ఏ ప్రభుత్వం వచ్చినా పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ఓట్ల కోసం పాకులాడుతున్నారే తప్ప పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తున్న నిర్మాణ కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. 11న 152 మంది తీవ్ర అస్వస్థతకు గురయినప్పటికీ గోప్యత పాటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టర్, ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకొచ్చి వారి సంక్షేమాన్ని మర్చిపోతున్నారని, వారు నివసించే ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నాలుగు వేల మందికిపైగా పని చేసే ప్రాజెక్టులో కనీస వైద్యం అందకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని , పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పని చేస్తున్న కార్మికులకు చట్టాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

పోలవరం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి

ప్రజాశక్తి - ఏలూరు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికులు వాంతులు, విరోచనాలు, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రుల పాలు కావడం బాధాకరమని పేర్కొన్నారు. ఒకేసారి సుమారు 152 మంది కార్మికులు అస్వస్థతకు గురికావడం ఆందోళనకరమని తెలిపారు. అనారోగ్యానికి గురైన కార్మికులందరికీ వెంటనే మెరుగైన వైద్య సేవలందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితులను, ఆ పనుల్లో ఉన్న కార్మికులను పట్టించుకోవడంలేదని విమర్శించారు. వారి సమస్యలను గాలికొదిలి చోద్యం చూస్తున్నాయని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులకు వెంటనే మౌలిక వసతులు కల్పించాలని, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, మంచి ఆహారాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ వద్ద నిత్యం అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు

ప్రజాశక్తి - ముసునూరు

బలివేలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని జిల్లా ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ డివిజన్, మండలస్థాయి అధికారులకు సూచించారు. ఆదివారం మండలంలోని బలివే గ్రామంలో శ్రీ రామలింగేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈ నెల 17వ తేది నుండి 20వ తేది వరకు జరగనున్నాయి. ఈ నెల 18న శనివారం కళ్యాణం కావడంతో సుమారు రెండు లక్షల మందికిపైగా యాత్రికులు వస్తారని అంచనా. వారికి దర్శనం, జల్లు, స్నాన ఘట్టాలపై ఇఒ టి.విశ్వేశరరావును ఎస్‌పి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బందోబస్తుకు సంబంధించి పలు సూచనలు నూజివీడు డిఎస్‌పి అశోక్‌కుమార్‌గౌడ్‌కు తెలిపారు.



ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ

కొత్త అల్లుడికి 108 రకాల వంటకాలు

ప్రజాశక్తి - కామవరపుకోట

పెళ్లయిన అనంతరం తొలిసారి ఇంటికి వచ్చిన తన అల్లుడికి 108 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేశారు కామవరపుకోట సొసైటీ ఛైర్‌పర్సన్ సాయిన కనకరాజు, ఉమాదేవి దంపతులు. వారి కుమార్తె గౌతమికి హైదరాబాద్ పట్టణానికి చెందిన సందేష్‌కు ఈ నెల తొమ్మిదిన వివాహమైంది. ఆదివారం ఇంటికి వచ్చిన నూతన దంపతులు సందేష్, గౌతమీలకు 29 రకాల స్వీట్లు, ఐదు రకాల బజ్జీలు, 15 రకాల జ్యూస్‌లు, పలు రకాల పులిహోరలు, బిర్యానీలు, వివిధ రకాల పిండి వంటలు, శాఖాహార కూరలు, రసం, సాంబారు, ఉలవచారు, పచ్చిపులుసు, మజ్జిగ పులుసు, బూరెలు, గారెలు, అరిసెలు, బొబ్బట్లు ఏర్పాటు చేసినట్లు సాయిన కనకరాజు తెలిపారు.



ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం

మాజీ ఎంపీ మాగంటి బాబు

ప్రజాశక్తి - కలిదిండి

గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిన్నమనేని కోటేశ్వరరావు ఎడ్యుకేషన్ మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గుడివాడ ఉమా పిల్లల వైద్యశాల, విజయవాడ అంకుర హాస్పటల్స్ వైద్యులు పిన్నమనేని రామకృష్ణ ప్రసాద్, మాధవి, అడుసుమిల్లి విఎన్ రాజా, ఎం.అరుణ్‌కుమార్ తమ సిబ్బందితో సుమారు 400 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఏడాది పాటు ప్రత్యేక రాయితీ పొందేలా హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఆప్కాబ్ మాజీ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంఎల్‌సి కమ్మిలి విఠల్, గుడివాడ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ పి.బాబ్జీ, మాజీ జెడ్‌పిటిసి నున్న రమాదేవి, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ యార్లగడ్డ రవికుమార్, ఎఎంసి మాజీ ఛైర్మన్ తాడినాడ బాబు, పోకల కోటేశ్వరరావు, జోగిరాజు, లంకా రత్నారావు, వీరాబత్తిన సుధ, గజ్జల గణేష్, కురెళ్ల ఏడుకొండలు, బికెఎం.నాని, రవీంద్రనాథ్ ఠాగూర్ స్టడీసర్కిల్ అధినేత ఎల్.నాగభూషణం పాల్గొన్నారు.



మాట్లాడుతున్న మాగంటి బాబు

జి.కొత్తపల్లిలో మెగా వైద్య శిబిరం

ప్రజాశక్తి - ద్వారకాతిరుమల

ద్వారకాతిరుమల లయన్స్ క్లబ్, మానవత సంస్థ ఆధ్వర్యంలో విజయ హాస్పిటల్స్ డాక్టర్ రితేష్ హార్ట్ కేర్ వారి సహకారంతో జి.కొత్తపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉచిత గుండె, నేత్ర, జనరల్ మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. విజయ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పి.రితేష్ మాట్లాడుతూ నిరంతరం ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గుండె నొప్పులపై అవగాహన లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అవసరమైన ప్రాథమిక చికిత్సలో మెళకువలు తెలుసుకోవాలని సూచించారు. కరోనా తదనంతర పరిస్థితులు వల్ల చిన్న వయసు వారికి కూడా గుండెకు సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. మితమైన ఆహారం, వ్యాయామం తప్పనిసరి అని, అవసరమైతే డాక్టర్లను సంప్రదించి మందులు వాడాలని సూచించారు. నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ జి.తేజస్వి మాట్లాడుతూ కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని శుభ్రత పాటించాలన్నారు. ప్రతిరోజూ నడక తప్పనిసరి అని, రాత్రి సమయాల్లో మొబైల్ వినియోగం తగ్గించాలని సూచించారు. డాక్టర్ రితేష్, డాక్టర్ తేజస్వి, డాక్టర్ ఆదిత్య 150 మందిని పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా బిపి, షుగరు, ఇసిజి, ఎకో పరీక్షలు నిర్వహించారు. లయన్స్ జిల్లా నాయకులు ఎల్.వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచి కస్సే శ్రీహరి, లయన్స్ జిల్లా ఛైర్మన్ పులపా ఆనంద్ కుమార్, క్లబ్ అధ్యక్షులు కారుమంచి మురళీ, మానవత జిల్లా కార్యదర్శి ఎన్‌బి.వెంకట్రావు, స్థానిక నాయకులు ఆలపాటి శ్రీనివాసరావు, గ్రామ నేతలు దాసరి ఏసురత్నం, హాస్పిటల్స్ మేనేజర్ ఎం.సతీష్, క్లినికల్ సిబ్బంది పాల్గొన్నారు.



పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్ తేజస్వి

యుటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

ప్రజాశక్తి - ద్వారకాతిరుమల

యుటిఎఫ్ మండల అధ్యక్షులుగా బి.జయరాజు, ప్రధాన కార్యదర్శిగా బివి.రవీంద్ర ఎన్నికయ్యారు. సహ అధ్యక్షులుగా పి.రాంబాబు, గౌరవ అధ్యక్షులుగా పి.వరప్రసాద్, మండల అధ్యక్షులుగా పి.మేరి, కోశాధికారిగా కట్టా శ్రీనివాసరావు, కార్యదర్శులుగా ఎం.జాన్సన్, కె.ప్రభాకరరావు, జి.చిన్నికృష్ణ, కె.బెన్నీ, పి.సారధి, జెవికె.ప్రసాద్, ఎన్.లక్ష్మి, బి.రవితేజ, ఆర్.అప్పయ్య, కాలి శ్రీనివాసరావు, ఆడిట్ కన్వీనర్‌గా ఎం.బాలసురేష్ ఎన్నికయ్యారు. జిల్లా కౌన్సిలర్లుగా బి.జయరాజు, బివి.రవీంద్ర, కె.దుర్గాంబ, జి.దేవానందరావు, సిహెచ్.జగన్మోహనరావు, కె.శ్రీవిద్య, జి.కృష్ణ, కె.బెనర్జీ, ఎం.నారాయణ ఎన్నికయ్యారు.

ఏలూరు టౌన్ : ఏలూరు మండలంలో పనిచేస్తున్న నంబూరి రాంబాబు వరసగా మూడో సారి యుటిఎఫ్ జిల్లా కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని యుటిఎఫ్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాతూరి సురేష్‌బాబు, పంపన శ్రీనివాస్‌కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మండల నాయకులు కె.శ్రీధర్, తాడేపల్లి అశ్వయ్య, జి.మాధవిలత, ధనుంజయరావు, బి.రవి శోభన్‌కుమార్, ఎల్.కనకదుర్గ, జనార్ధనరావు, జి.శ్రీనివాస్‌రాజు, ప్రసాద్, జివి.సూరాపరాజు పలువురు నంబూరి రాంబాబును అభినందించారు.



వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న దాతలు

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

ప్రజాశక్తి - టి.నరసాపురం

మండలంలోని కృష్ణాపురంలో జాగో, బంజారామరోనంగరా లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను భూక్యా వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంత్ శ్రీ సేవాల్‌ల్ మహారాజ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన డాక్టర్ భూక్యా కృష్ణ సమాకూర్చిన దుప్పట్లు వంద కుటుంబాల వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు మాట్లాడుతూ 500 మంది జనాభా కలిగిన తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని, సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రత్యేక సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 15వ తేదీన చింతలపూడి మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు లంబాడి సోదరులు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమ్మతి జిల్లా అధ్యక్షులు దరువాత్తు కిమ్యా, దరువాత్తు రాజబాబు, భూక్యా బిగన్నాథం, బాణావత్ గోపాలకృష్ణ, భూక్యా నాగేశ్వరరావు, భూక్యా సత్తిబాబు, హాసవత్ వెంకటేశ్వరావు, భూక్యా రాములు పాల్గొన్నారు.



విద్యార్థుల కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తున్న సభ్యులు

'హెల్పింగ్ హ్యాండ్స్' సేవలు అభినందనీయం

ప్రజాశక్తి - భీమడోలు

చదువుకునే పిల్లలు ఆకస్మికంగా మానేసిన, ఇతర కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారిని ఆదుకొని తిరిగి వారు విద్యార్థులుగా కొనసాగేందుకు సహకరిస్తామని ఏలూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ సాయి హెల్పింగ్ హ్యాండ్స్ తెలిపింది. పలువురిని ఆదుకునే క్రమంలో ఏలూరుతో పాటు భీమడోలు, ఇతర మండలాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు సాయి హెల్పింగ్ హ్యాండ్స్ పేర సంస్థ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఏలూరు రూరల్ మండలం కలపర్రు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థుల కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. విద్యార్థుల తండ్రి అనారోగ్యం కారణంగా పనిలోనికి వెళ్లటం లేదు. వైద్యానికి సైతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీనిని గమనించిన ఆ కుటుంబానికి చెందిన విద్యార్థులు ఇద్దరు చదువు మానేసి కుటుంబ పోషణ కోసం పనులకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆదివారం కలపర్రు వెళ్లి సదరు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ యజమాని వైద్యం కోసం రూ.పదివేల ఆర్థిక సాయాన్ని అందించారు. విద్యార్థులు తమ చదువులు కొనసాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన ఉపాధ్యాయులు డికెఎస్ఎస్.ప్రకాష్, జి.మోహన్, గుంటూరు శ్రీనివాసరావు, ఇ.శ్రీనివాసరావు, ముంగర దేవి, జి.సత్య శ్రీ లక్ష్మి పాల్గొన్నారు.

నేరాలు - ఘోరాలు

కోడిపందేల స్థావరంపై దాడి
ఆరుగురు అరెస్టు

ప్రజాశక్తి - టి.నరసాపురం

కోడిపందేల స్థావరంపై పోలీసులు దాడి చేసిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కోడిపుంజులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ కె.సతీష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లంపట్ల పంచాయతీ పరిధిలోని శింగరాయపాలెం గ్రామంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఐ సతీష్‌కుమార్ తన సిబ్బందితో కోడిపందేల స్థావరంపై ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.3,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మహిళను వేధించిన వ్యక్తిపై కేసు

ప్రజాశక్తి - ముసునూరు

మహిళను వేధించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సింహాద్రిపురం గ్రామ శివారు ఎస్ఎ పేటకు చెందిన రామకూరి అశోక్ తనను వేధిస్తున్నాడని అదే పేటకు చెందిన మహిళ సరళ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎఎస్ఐ ఫణిభూషన్‌రావు తెలిపారు.

ఆర్‌టిసి బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు

ప్రజాశక్తి - చింతలపూడి

ఆర్‌టిసి బస్సు ఢీకిని వ్యక్తి గాయాలపాలైన ఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమాపురం గ్రామానికి చెందిన కె.రాజేష్ వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్‌పై చింతలపూడి బయలుదేరాడు. ఈ క్రమంలో చింతలపూడి నుంచి ఏలూరు వైపు వెళ్తున్న ఆర్‌టిసి బస్సు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

టిప్పర్ల అతి వేగం... వాహనదారుల్లో భయం..!

అక్రమంగా మట్టి తరలింపు
మితిమీరిన వేగంతో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు
పట్టించుకోని అధికారులు

ప్రజాశక్తి - మండవల్లి

మట్టిని తరలిస్తున్న టిప్పర్ మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టిన సంఘటనలో గంగునేని శ్యామ్ దుర్మరణం పాలైన సంఘటన మండవల్లిలో చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా వస్తున్న టిప్పర్ టివిఎస్ వాహనాన్ని ఢీ కొట్టడంతో ముంగర మంగతాయారు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చింతపాడు వద్ద చోటు చేసుకుంది. మట్టి లోడుతో ఉన్న టిప్పర్ అజాగ్రత్తగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో విఆర్‌ఓకు పెను ప్రమాదం తప్పి ద్విచక్ర వాహనం క్షణాల్లో కాలి బూడిదైన సంఘటన అయ్యవారి రుద్రవరం వద్ద చోటు చేసుకుంది. ఇలా అభివృద్ధి పేరుతో గతంలో కైకలూరు నియోజకవర్గంలో మట్టిని తరలించేసిన టిప్పర్ల వల్ల ప్రమాదాలు సంభవించి మృత్యువాత పడగా క్షతగాత్రులుగా మిగిలిపోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వెలుగు చూసినవి కొన్ని అయితే రాజకీయ నాయకుల సమక్షంలో సెటిల్‌మెంట్ అయిపోయి వెలుగు చూడని సంఘటనలు మరెన్నో ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జాతీయ రహదారి అభివృద్ధి పేరుతో మితిమీరిన వేగంతో మట్టిని తరలిస్తున్న టిప్పర్ల వల్ల మరేన్ని ప్రమాదాలు సంభవిస్తాయోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇసుకపై పాలసీని తీసుకొచ్చినట్లు మట్టిపై కూడా పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వమే విక్రయించేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం రావడంతో పాటు ప్రజలు, వాహనదారులు ప్రమాదాల బరిన పడకుండా ఉంటారని వారు స్పష్టం చేస్తున్నారు.



మట్టి తరలిస్తున్న నెంబర్ ప్లేట్ లేని టిప్పర్

పరిశ్రమలు, రహదారులు, ఇళ్ల నిర్మాణం పనులతో మట్టికి డిమాండ్ పెరిగింది. దీంతో ఇసుకతో పాటు ధీటుగా ఇక్కడ మట్టి చలామణి అవుతుంది. ఇదిలా ఉంటే పామర్రు దిగమర్రు జాతీయ రహదారి అభివృద్ధి చేసే విధంగా ఓ గుత్తేదారుడు కోట్లల్లో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. భారీస్థాయిలో టిప్పర్లను ఏర్పాటుచేసి మైనింగ్ శాఖ అనుమతులు లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టిని తరలించేసి సొమ్ము చేసుకుంటున్నాడు. అధికారులు భారీ స్థాయిలో ముడుపులు దండుకుని మట్టి తరలింపును అడ్డుకునే సాహసం చేయలేకపోతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. దీంతో గ్రామాల్లో రహదారిపై రైరై మంటూ మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న టిప్పర్ల వల్ల గ్రామాల్లోని ప్రజలు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారుల ప్రాణాలకు రక్షణ కరువైపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా తిరుగుతున్న టిప్పర్ల వల్ల వివిధ అవసరాలపై ప్రజలు రోడ్డు పైకి రావాలంటేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రావాల్సిన పరిస్థితి నెలకొన్నాయని వారు వాపోతున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న టిప్పర్ల వేగానికి రోడ్లపై ఉన్న దుమ్ము రేగి దారి కనపడకపోవడంతో పాటు టిప్పర్‌లో ఉన్న మట్టి గాలికి ఎగిరి వాహనదారుల కళ్లల్లో పడి ప్రమాదాలు సంభవిస్తున్న సంఘటనలు ఉన్నాయని వారు వివరిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారుల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని, గుత్తేదారుడు అందించిన కాసులపై మోజును తేటతెల్లం చేస్తుందని వారు విమర్శిస్తున్నారు.

దీంతో రెచ్చిపోయిన గుత్తేదారుడు నెంబర్ ప్లేట్లు లేని టిప్పర్లను ఏర్పాటు చేసి మట్టిని తరలించేస్తూ సొమ్ము చేసుకోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో గండి పడింది. టిప్పర్ల వేగానికి కళ్లెం వేసేవారు లేకపోవడంతో వాహనదారులే ప్రమాదాలు జరగకుండా ఎదురుగా వస్తున్న టిప్పర్ల వేగాన్ని గమనించి వాహనాలను నిలుపుదల చేసేసి టిప్పర్ వెళ్లిన తర్వాత ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొన్నాయని వాహనదారులు వివరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి అధికారులే కారణమవుతున్నారని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం పెంపొందించే విధంగా మట్టి పాలసీని తీసుకువచ్చి అమలు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మైనింగ్ అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న గుత్తేదారుడుపై, పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకుని టిప్పర్ల వేగానికి కళ్లెం వేసి వాహనదారులు, ప్రజలు, పాదచారుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. దీనిపై తహశీల్దార్ జనార్ధనరావును వివరణ కోరగా మైనింగ్ శాఖ అనుమతులు ఉన్నాయో లేదని తెలుపకుండా రహదారి అభివృద్ధి పనులకు మట్టిని తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై ఎస్ఐ రామకృష్ణను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు.

నిధులు లేక సర్పంచులు విలవిల

ప్రజాశక్తి - గణపవరం

ప్రభుత్వం నుంచి స్థానిక పంచాయతీలకు అందాల్సిన ఆర్థిక నిధులు అందకపోవడంతో గ్రామాల అభివృద్ధి చేయలేక స్థానిక సర్పంచులు విలవిల్లాడుతున్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి అభివృద్ధి పనులు చేయడానికి తమ పంచాయతీ సొమ్ములు సరిపోకపోవడం వల్ల అప్పులు తెచ్చి గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెడుతున్నామని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచిగా గ్రామ అభివృద్ధికి కృషి చేయవచ్చనే ఆలోచనతో సర్పంచులుగా పోటీ చేసి గెలుపొందినా పంచాయతీలకు సొమ్ములు లేకపోవడంతో అభివృద్ధి ఎలా చేయాలో తెలియని దుస్థితిలో తామన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాకపోయినా పంచాయతీల్లో ఇంటి పన్నుం^రూపంలో వచ్చే సొమ్ములతో అభివృద్ధి చేయలేకపోతున్నామని చెబుతున్నారు. సర్పంచులు తమ బాధలు చెప్పలేక మింగలేక, ఒకవేళ చెప్తే అధికార పార్టీతో వచ్చే సమస్యలు ఎదుర్కోవాలని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండల పరిషత్ నుంచి వచ్చే నిధులు అంతంత మాత్రమేనని పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక నిధులు ఇస్తే గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడతాయని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానిక పంచాయతీలకు ఎంపీ, ఎంఎల్ఎ నిధులు కూడా కేటాయిస్తే తమ గ్రామాల్లో ఎంతోకొంత అభివృద్ధికి ఉపయోగపడతాయని సర్పంచులు కోరుతున్నారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ప్రజాశక్తి - భీమడోలు



పూర్వ విద్యార్థులు

తమ వద్ద చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరినప్పుడు వారికి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు కలిగే సంతృప్తి అద్భుతంగా ఉంటుందని గుండుగొలను జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జి.సునీత తెలిపారు. గుండుగొలను హైస్కూల్ వేదికగా 1982-83 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు 75 మంది హాజరయ్యారు. 40 సంవ3త్సరాల తర్వాత కలిసిన పూర్వ విద్యార్థులు ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకున్నారు. తమకు విద్యా బోధన చేసిన గురువులతో పాటు ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని సత్కరించారు.

నాగేశ్వరరావు మృతి కౌలు రైతు ఉద్యమానికి తీరని లోటు

ప్రజాశక్తి - భీమడోలు

కౌలు రైతు సంఘం భీమడోలు శాఖ నాయకులు గంజి నాగేశ్వరరావు మృతి కౌలు రైతు ఉద్యమానికి తీరని లోటని ఎపి రైతు సంఘం కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. కోడూరుపాడు గ్రామ మాజీ సర్పంచి గంజి నాగేశ్వరరావు(65) కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయనతో పాటు ఎపి రైతు సంఘం సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, కన్వీనర్ కె.అప్పారావు, సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జి.ప్రసాదరావు ఒక ప్రకటనలో గంజి నాగేశ్వరరావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గ్రంథాలయ అభివృద్ధికి దాతల సాయం అభినందనీయం

ప్రజాశక్తి - భీమడోలు

భీమడోలు శాఖ గ్రంథాలయ అభివృద్ధితో పాటు, గ్రంథాలయానికి పాఠకులుగా వచ్చే విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు వివిధ రూపాల్లో ముందుకు రావటం అభినందనీయమని గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి మండే సుధాకర్ తెలిపారు. ప్రతి ఆదివారం గ్రంథాలయ ఆవరణలో గ్రంథపాలకులు కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమకు ఇష్టమైన పుస్తకాన్ని ఎంచుకొని చదివారు. దానిని విశ్లేషించుకునే తీరును గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి వారికి వివరించారు. అనంతరం గ్రంథ పాలకులు మాట్లాడుతూ శాఖా గ్రంథాలయంలో నిర్వహించే చదవడం మాకు ఇష్టం కార్యక్రమానికి పది వారాలపాటు క్రమం తప్పకుండా హాజరయ్యే విద్యార్థులను గుర్తించామన్నారు. వీరిని ప్రోత్సహించేందుకు దాత డాక్టర్ సత్యం ఫౌండేషన్ అధినేత బాలనాగు సారధి తన స్వంత ఖర్చులతో సదరు విద్యార్థులను విజయవాడలో ఈ నెల 14వ తేదీన జరిగే పుస్తక ప్రదర్శనకు తీసుకువెళ్తారన్నారు. ఆ తరువాత పుస్తక ప్రదర్శనలో అమ్మకానికి సిద్ధం చేసిన పుస్తకాల నుంచి కార్యక్రమానికి హాజరైన విద్యార్థి ఎంచుకునే ఒక పుస్తకాన్ని కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తామన్నారు. దాత వితరణను పలువురు కొనియాడారు.



గ్రంథాలయంలో చదవడం మాకు ఇష్టం కార్యక్రమం

చెప్పిందొకటి... చేసిందొకటి..!

ప్రమాదకర ఎండు కొమ్మలు తొలగిస్తామన్న అధికారులు
భారీ కొమ్మలను నరికిన వైనం
ప్రజల నుంచి విమర్శలు

ప్రజాశక్తి - బుట్టాయగూడెం



నరికిన భారీ కొమ్మలు

మండల కేంద్రమైన బుట్టాయగూడెం ప్రధాన రహదారిపై ఆర్‌అండ్‌బి పరిధిలో ఉన్న భారీ వృక్షాల కొమ్మలను తొలగించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ వృక్షాలు సుమారు వందేళ్ల వయస్సు కలిగి ఉంటాయి. ఏజెన్సీ ప్రాంతానికి ముఖ ద్వారమైన బుట్టాయగూడేనికి ఆకర్షణీయంగా, అందంగా ఉంటాయి. ఎండిన కొమ్మల వల్ల ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ అధికారులు స్పందించి ఎండు కొమ్మలను నరికే ప్రక్రియలు ప్రారంభించారు. అయితే ఈ భారీ వృక్షాల్లో ఉన్న ఎండుకొమ్మలను మాత్రం తీయకుండా దళారులకు పనికి వచ్చే భారీ కొమ్మలను నరికి వేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రమాదకరమైన అసలు ఎండు కొమ్మలు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. ఈ విధంగా అసలు ఎండుకొమ్మలు నరకకుండా భారీ కొమ్మలను నరకడంపై ప్రజలు విమర్శిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా టెండర్ ప్రక్రియ లేకుండా ఉన్నతాధికారుల పత్రాలు ఉన్నాయంటూ తొలగించారని చెబుతున్నారు. ఈ భారీ వృక్షాలను కాపాడుకుంటూ అధికారులు ప్రమాదానికి కారణమయ్యే ఎండి కొమ్మలను మాత్రమే తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.



కొమ్మలు నరికి లోడు చేస్తున్న కూలీలు

20 నుంచి కావూరిలో కంప్యూటర్ శిక్షణ

ప్రజాశక్తి - ఏలూరు

ఈ నెల 20వ తేదీ నుంచి ఏలూరు వసంతమహల్ సెంటర్, వెంకట్రామా ప్రెస్ రోడ్డులోని కావూరి ఫౌండేషన్ కార్యాలయంలో కంప్యూటర్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు సంస్థ పిఆర్ఒ పులి శ్రీరాములు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారికి టైపు, డిసిఎ, డిటిపి, ఇంటర్(కామర్స్) ఉత్తీర్ణులైనవారికి టాలీలో శిక్షణనిస్తారని తెలిపారు. ఏలూరు నగరం, పరిసర గ్రామాల్లోని 18 నుంచి 35 ఏళ్ల యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పులి శ్రీరాములు కోరారు.

విద్యార్థినికి సైకిల్ అందజేత

జంగారెడ్డిగూడెం : స్థానిక వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి సైకిల్ అందించారు. దాతలు మద్దుల రాంబాబు, అన్నపూర్ణ దంపతుల వితరణతో వారధి ట్రస్ట్ ద్వారా 19వ సైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించామని ట్రస్టు వ్యవస్థాపకులు వలవల తాతాజీ తెలిపారు. ఈ సందర్భంగా వలవల తాతాజీ మాటాడుతూ వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల బాలికా విద్యా ప్రోత్సాహక సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి విజయవంతంగా 18 సైకిళ్లు లక్ష్యం పూర్తిచేసుకున్నట్లు తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలిక ఉసిరిక లక్ష్మీతులసికి సైకిల్ అందించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త ధనకుమార్, మద్దిపాటి శ్రీను, కలపాల శ్రీనివాస్, బాలిక కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

రోటరీ 2023-24 కార్యదర్శిగా హనుమాన్ తిలక్

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

రోటరీ జంగారెడ్డిగూడెం2023-24 సేవాసంవత్సరం కార్యదర్శిగా స్థానిక మురళీ పెట్ వరల్డ్ అధినేత బవిరిశెట్టి హనుమాన్ తిలక్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకారపు కృష్ణ తెలిపారు. ఆదివారం రోటరీ కార్యదర్శి వూడా రాంగోపాల్(గోపీ) ర్వహణలో స్థానిక శ్రీమల్లాది సీతారామ లింగేశ్వరరావు రోటరీ కమ్యూనిటీ హాలులో దాకారపు కృష్ణ అధ్యక్షతన రోటరీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ 2023-24 సంవత్సరం అధ్యక్షునిగా ఇప్పటికే రొంగల దేవీప్రసాద్‌ను ఎంపిక చేసిన కార్యవర్గం కార్యదర్శి స్థానానికి బవిరిశెట్టి హనుమాన్ తిలక్‌ను ఎంపికచేయడం ద్వారా జులై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకూ వీరి సారధ్యంలో రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్టర్ సెక్రటరీ మల్లాది సీతారామారావు(ఎంఎస్ఆర్), గణిత ఆనంద ప్రసాద్, ధనకుమార్, అయినపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సాయం

ప్రజాశక్తి - చాట్రాయి

అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధమై నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి టిడిపి నూజివీడు నియోజకవర్గ నాయకులు పర్వతనేని గంగాధర్ ఆర్థిక సాయం అందించారు. మండలంలోని తుమ్మగూడెం గ్రామంలోని మెట్ట కాలనీలో సాయల నాగేశ్వరరావు తాటాకిల్లు శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలో ఇల్లు దగ్ధమైంది. నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు వేరేవాళ్ల దగ్గర రూ.30 వేలు అప్పుగా తీసుకున్నారు. ఆ అప్పు తీర్చేందుకు కూలిపనులు చేసిన డమ్ములు మొత్తం శనివారం సాయంత్రం నాలుగు సమయంలో ఇంట్లో పెట్టారు. ఈ ప్రమాదంలో అవి కూడా కాలి బూడిదయ్యాయి. వారు కట్టుబట్టలతో మిగిలారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి నూజివీడు నియోజకవర్గ నాయకులు పర్వతనేని గంగాధర్ ఆదివారం సాయల నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి తనవంతు ఆర్థిక సాయం రూ.15 వేలు అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షులు మందలపు రాజారావు, యర్రకొండయ్య బాల నరసింహరావు, మందలపు భాస్కరరావు, చాగంటి నరసింహరావు, ఏలూరి సాంబశివరావు, చల్లగుళ్ల శ్రీనివాసరావు, చల్లగుళ్ల సుబ్బారావు, కంచర్ల రమేష్ పాల్గొన్నారు.

నత్తనడకన జగనన్న ఇళ్ల నిర్మాణం : సిపిఎం

ప్రజాశక్తి - చింతలపూడి

నాగిరెడ్డిగూడెం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతున్నాయని సిపిఎం మండల కన్వీనర్ రామిశెట్టి సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని నాగిరెడ్డిగూడెం జగనన్న కాలనీని సిపిఎం మండల కమిటీ ఆదివారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు కాలనీలో జరుగుతున్న పనుల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ చింతలపూడి నగర పంచాయతీలో నాగిరెడ్డిగూడెం జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు కొన్ని పునాది దశలో ఉండగా, కొన్ని పై స్లాబులు పడి ఆఖరి దశకు చేసుకుంటున్నాయన్నారు. కొన్ని ఇళ్ల నిర్మాణాలు పునాది దశలోనే ఆగిపోయాయన్నారు. తమ ఇళ్ల నిర్మాణ పనులు నిలిచి నెలలు కావస్తుందని, కాంట్రాక్టర్ అందుబాటులో లేక అధికారులను అడిగితే చేపిస్తామనే సమాధానం కాని పనుల్లో పురోగతి కానరాక అగమ్యగోచరంగా తమ పరిస్థితి ఉందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకున్నా పరిష్కారం చూపడం లేదన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎంఎల్ఎ స్పందించి లబ్ధిదారులకు తక్షణమే న్యాయం జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్.సూర్యనారాయణ, డి.సత్యనారాయణ, ఎం.వరలక్ష్మి, కె.అనురాధ పాల్గొన్నారు.

15న సేవాలాల్ మహారాజ్ జయంతి

ప్రజాశక్తి - ఏలూరు టౌన్

ఆల్ ఇండియా బంజారా సేవాసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు (రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు)గా ఏలూరుకు చెందిన గుగ్గులోతు కృష్ణనాయక్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా బోడా బాలానాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు ఆదివారం సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో జాతీయ ఉపాధ్యక్షులు పిఎల్ రవీంద్ర నాయక్ రిటైర్డ్ ఎస్‌పి రాష్ట్ర కమిటీతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గుగ్గులోతు కృష్ణనాయక్ మాట్లాడుతూ లంబాడి జాతి అభ్యున్నతికి కృషి చేస్తానని, లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 284వ జయంతిని ఈ నెల 15వ తేదీన ప్రతి తండాలో ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో ఎన్నికైన గుగ్గులోతు కృష్ణనాయక్, బోడా బాలానాయక్‌లను పలువురు బంజారా నాయకులు అభినందించారు.

'యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలపాలి'

ప్రజాశక్తి - ఉంగుటూరు

గ్రామస్థాయి నుంచి యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలపాలని టిడిపి ఎస్‌సి సెల్ ముఖ్య నాయకుల సమావేశం తీర్మానించింది. నారాయణపురం ఎస్‌సి పేటలో చదలవాడ కాంతారావు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి ఎస్‌సి సెల్ మండల అధ్యక్షులు నేకూరి ఆశీర్వాదం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గుంటూరు జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ మీడియా ముందు కూర్చుని నారా చంద్రబాబునాయుడు, లోకేష్, నక్క ఆనందబాబులను తిడుతూ సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరంగా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. బోరుగడ్డ అనిల్ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తాము కూడా ఆ విధంగా మాట్లాడగలమని, కాకపోతే అంబేద్కర్ ఆశయాలతో ముందుకు నడుస్తున్నామని చెప్పారు. క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నామని, తాము మాట్లాడలేకపోతున్నామని అన్నారు. ఎస్‌సి రిజర్వేషన్ల జోలికి రావద్దని, వస్తే తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. యువగళం పాదయాత్రకు ఆటంకం కలిగిస్తున్న వైసిపి నాయకులు, పోలీసులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుంచి యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలపాలని సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో టిడిపి ఎస్‌సి సెల్ నాయకులు గంటా యువరాజు, గంటా గోపి, ఎస్‌సి సెల్ నిడమర్రు మండల నాయకులు ముంగమూరి రవికుమార్, ఒగిరాల బాబూరావు, జి.రాముడు, కె.రాంబాబు, గంటా శ్రీను, బి.సరయ్య, జి.రామస్వామి, కె.కోటయ్య, జి.అప్పన్న పాల్గొన్నారు.